క్లుప్తంగా

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి



జగనన్న లేఅవుట్‌ను పరిశీలిస్తున్న అధికారులు, జెడ్పీటీసీ

రోలుగుంట: ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో కె.ప్రభాకర రావు, హౌసింగ్ ఏఈ ప్రేమానందం లబ్ధిదారులకు సూచించారు. హౌసింగ్ డే సందర్భంగా శనివారం వారు జెడ్పీటీసీ పోతల లక్ష్మీరమణమ్మతో కలసి రోలుగుంటలోని జగనన్న-2 లేఅవుట్‌ను సందర్శించారు. అక్కడ లబ్ధిదారులతో నిర్మాణాలపై సమీక్షించారు.

ఎమ్మార్పీఎస్ కన్వీనర్‌గా ప్రసాద్



ప్రసాద్

మాకవరపాలెం: ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్‌గా కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన బిక్కవోలు ప్రసాద్ నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మార్పీఎస్ కన్వీనర్ ఎం.చినసుబ్బారావు తనకు నియామకపత్రం అందించినట్టు ప్రసాద్ శనివారం తెలిపారు. నియోజకవర్గంలోని మాదిగల సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ



విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న నాగేశ్వరరావు

నాతవరం: నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులు దృష్టి సారించకపోతే కలెక్టరు ఆకస్మిక తనిఖీల్లో చర్యలకు బాధ్యులవుతారని ఎంఈవో తాడి అమృత్‌కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనంలో మండల ఉపాధ్యాయులతో సమీక్షించారు. విద్యాశాఖ ఆదేశాలను విధిగా పాఠశాలలో అమలు చేయాలన్నారు. ఎంఈవో-2 కామిరెడ్డి వరహాలబాబు, కేజీబీవీ ప్రిన్సిపాల్ భవాని, చమ్మచింత, ఎం.బి.పట్నం హైస్కూళ్ల హెచ్‌ఎంలు కె. శివరాంప్రసాద్, ఎల్.సిహెచ్.పాత్రుడు పాల్గొన్నారు.

మాకవరపాలెం: విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ నాగేశ్వరరావు సూచించారు. బూరుగుపాలెం క్లస్టర్ పరిధిలోని తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వైద్య పరీక్షలను పశీలించారు. హెచ్‌ఎం రాము పాల్గొన్నారు.

నేడు నూతన రోడ్లు ప్రారంభం

చీడికాడ: మండలంలో నూతనంగా నిర్మించిన రోడ్లను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆదివారం ప్రారంభిస్తారని వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు శనివారం తెలిపారు. జైతవరం నుంచి దిబ్బపాలెం వరకు నిర్మించిన తారురోడ్డును, తునివలస నుంచి వింటిపాలెం వరకు నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభిస్తారని, పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.

రాజుపాలెం, ఎస్‌ఎల్ నగర్ గ్రామాలకు పక్కా రోడ్లు

- 19న శంకుస్థాపనతో పనులు ప్రారంభం
- గడపగడపలో విప్ కరణం ధర్మశ్రీ



ఫంగిడిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న విప్ ధర్మశ్రీ

బుచ్చెయ్యపేట: మండల శివారు రాజుపాలెం, ఎస్‌ఎల్ నగర్ గ్రామాలకు పక్కా రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సదుపాయం కల్పిస్తానని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శనివారం పెదపూడి శివారు ఫంగిడి, ఎస్‌ఎల్ నగర్, రాజుపాలెంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు అందుబాటులో ఉంటున్నారా? సమస్యలపై స్పందిస్తున్నారా? అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? లేదా అని ప్రజలను ఆరా తీశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పాలన బాగుందని, నేరుగా తమకు పథకాలు అందుతున్నాయని పలువురు లబ్ధిదారులు ధర్మశ్రీ వద్ద ఆనందం వ్యక్తం చేశారు. బురద రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని రాజుపాలెంకు రోడ్డు, ఎస్‌ఎల్ నగర్‌కు రోడ్డు, స్కూల్ నుంచి గ్రామ శివారు వరకు సీసీ డ్రైనేజీతోపాటు రావికమతం మండలం తట్టబంద రెవెన్యూలో కొండ పోరంబోకు భూమిని 70 మంది రైతులు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, భూ పట్టాలు అందించాలని గ్రామానికి చెందిన నేమాల సత్యనారాయణ, కొల్లి దేముడు, పాము చిరంజీవి, కొర్రి అప్పలరాజు, సాగిరాజు భగవాన్ తదితరులు కోరారు. సీతయ్యపేట హైస్కూల్ నుంచి పీపీ అగ్రహారం మీదగా రాజుపాలెంకు రూ.1.34 కోట్లతో బీటీరోడ్డు, పెదపూడి బీటీరోడ్డు నుంచి ఎస్‌ఎల్ నగర్‌కు రూ.60 లక్షలతో బీటీరోడ్డు ఏర్పాటు చేస్తానని విప్ ధర్మశ్రీ హామీ ఇచ్చారు. ఈ నెల 19న ఈ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తామని చెప్పడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పెదపూడిలో ఆంజనేయ స్వామి గుడి నుంచి మంచినీటి ట్యాంక్ వరకు సీసీరోడ్డు, డ్రైనేజీ, రాజుపాలెం, ఫంగిడిలో కాలువలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ దొండా రాంబాబు, ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, వైస్ ఎంపీపీ గొంపా చినబాబు, సర్పంచ్ గోకివాడ వరకృష్ణ, ఎంపీటీసీ గోకివాడ రాము, నాయకులు లాలం అప్పలనాయుడు, వియ్యపు రాజబాబు, ఉబ్బిలి అప్పలరాజు, చందక అప్పలస్వామి నాయుడు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

- గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు



మొక్క నాటుతున్న డిప్యూటీ సీఎం బూడి

మాడుగుల రూరల్: సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గాదిరాయిలో శనివారం ఉదయం నుంచి ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు నాలుగేళ్లలో అందించిన సంక్షేమ లబ్ధిని బుక్‌లెట్ ద్వారా వివరించారు. ఇంకా అర్హులైన వారు ఉంటే నష్టపోకూడదని ఉద్దేశంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీ వద్దకు పంపించారన్నారు. గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు భవనం ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.70 లక్షలతో ఇంటింటికీ 420 కుళాయిల కనెక్షన్లు ఇచ్చామన్నారు. జగనన్న లేఅవుట్ కింద 62 మందికి పక్కా గృహాలు మంజూరు చేశామని, 26 ఇళ్లు ప్రారంభించారన్నారు. భర్త చనిపోయి, ఇంకా వారి కుటుంబ సభ్యులకు భూములు ఆన్‌లైన్ కాకపోతే వెంటనే చేయాలని వీఆర్వోను ఆదేశించారు. గ్రామంలో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, తీగలు మార్పు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపీపీ పాఠశాలలో నాడు - నేడు పథకంలో చేపట్టిన పనులు ప్రారంభించారు. జెడ్పీ హైస్కూలులో నాడు - నేడు నిర్మాణ భవనాలను పరిశీలించారు. వైస్ ఎంపీపీలు తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, కొత్తపల్లి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పర్రె రామునాయుడు, సచివాలయ కన్వీనర్ పర్రె రమణ, సర్పంచ్ పెంటకోట జగన్నాథరావు, నాయకులు సలాది అచ్చిమినాయుడు, శ్రీనాథు సతీష్, గంట్రెడ్డి వెంకట స్వామినాయుడు, పప్పల లోవరాజు, పర్రె రమేష్ బాబు, చినబాబు, ఆదాడ నాయుడు, శనివాడ మల్లునాయుడు, వివిధ గ్రామాలు సర్పంచ్‌లు గొల్లవిల్లి సంజీవిరావు, కోశిరెడ్డి కృష్ణమూర్తి, యడ్ల కళావతి, మండల సచివాలయాల కన్వీనర్ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, గొల్లవిల్లి రాజేశ్, పడాల అప్పలనాయుడు, తాళ్లపురెడ్డి రాంబాబు పాల్గొన్నారు.

గ్రామాల్లోనే ప్రజలకు అన్ని రకాల సేవలు



బీపీ చెక్ చేయించుకుంటున్న తహసీల్దార్ శ్రీనివాస్‌నాయుడు

నాతవరం: దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామంలోనే ప్రజలకు కావలసిన అన్ని రకాలు సేవలు ప్రభుత్వం అందిస్తుందని తహసీల్దార్ ఎస్.ఎ స్.వి. శ్రీనివాస్‌నాయుడు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీకేగూడెం హెల్త్ క్లినిక్‌లో బీపీ చెకింగ్ చేయించుకున్నారు.

వివిధ జాతుల పండ్ల మొక్కలు పంపిణీ



మొక్కలను పంపిణీ చేస్తున్న వెలుగు సిబ్బంది



మొక్కలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ, తదితరులు



మొక్కలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ రాజేశ్వరి

మాకవరపాలెం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎంపీపీ రుత్తల సత్యనారాయణ అన్నారు. వెలుగు కార్యాలయం వద్ద శనివారం డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఇక్కడి ఆవరణలో మొక్కలు నాటారు. వెలుగు ఏపీఎం చినబాబు మాట్లాడుతూ జిల్లా సమాఖ్య నుంచి సమకూర్చిన 4,500 మొక్కలను మండలంలోని డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. వైస్ ఎంపీపీలు రుత్తల లక్ష్మి, రాజారావు, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పెట్ల భద్రాచలం, బొడ్డు గోవిందరావు, మూకల బాలకృష్ణ, ఎంపీడీవో అరుణశ్రీ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

దేవరాపల్లి: పర్యావరణ పరిరక్షణకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి తెలిపారు. గ్రీన్ మిలీనియం ప్రోగ్రాంలో లక్ష పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు వీటిని ఆమె పంపిణీ చేశారు. అనంతరం వైఎస్సార్ క్రాంతి పథం(వెలుగు) కార్యాలయంలో ఆమె మొక్క నాటారు. ఎంపీడీవో సిహెచ్. సుబ్బలక్ష్మి, తహసీల్దార్ ఎం. లక్ష్మి, వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎస్. ప్రభాకర్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

రోలుగుంట: వెలుగు శాఖ ద్వారా మిలీనియం ప్లాంటులో భాగంగా స్వయం సిద్ధ గ్రూపు సభ్యులకు ఏపీఎం సాధన వివిధ జాతుల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. 4,095 మొక్కలను మండలంలోని 1,280 స్వయం సిద్ధ గ్రూపుల ప్రతినిధులకు పంపిణీ చేశామని ఆమె తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వీటిని నాటి తగు సంరక్షణ తీసుకుంటే ఫలసాయం వేగవంతంగా వస్తాయన్నారు.

ఎమ్మెల్యే సార్.. వలంటీర్ల సేవలు భేష్

గడపగడపలో ఎమ్మెల్యే గణేష్ వద్ద కొనియాడిన ప్రజలు



పథకాలు గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే గణేష్

నర్సీపట్నం: ఎమ్మెల్యే సార్...వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేమని మున్సిపాలిటీలోని 6వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శనివారం అధికారులు, నాయకులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎదుట వలంటీర్ల సేవలను పై విధంగా కొనియాడారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కారణాతో పథకాలు అందలేని వారి వివరాలను వలంటీర్లతో నమోదు చేయించి, వాటిని అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు ఏకాశివ, వార్డు కౌన్సిలర్ యాదిగిరి మణి, యాదిగిరి శేషు, ఏఎంసీ వైస్ చైర్మన్ మళ్ల గణేష్, మున్సిపల్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు షేక్ ఉన్నీషా బేగం, కర్రి శ్రీనివాసరావు, అర్జున్, కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, వివిధ దేవాలయాల చైర్మన్లు ధనిమిరెడ్డి నాగు, చెరుకూరి సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యురాలు షేక్ రోజా, లగుడు స్వామి, పార్టీ మహిళా విభాగం టౌన్ అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, పార్టీ నాయకులు మామిడి శ్రీను, చిటికెల కన్నబాబు, శారద, అన్నపూర్ణ, వరలక్ష్మి, ధనిమిరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.

నేడు కె.జె.పురంలో మోదకొండమ్మ పండగ



మాడుగుల రూరల్: కె.జె.పురం గ్రామస్తుల ఇలవేల్పు మోదకొండమ్మ పండగ ఆదివారం ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి గ్రామ పురవీధుల వరకు, తాచేరు వరకు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎడ్లబళ్ల పరుగు పందేలు నిర్వహించనున్నారు. అదే విధంగా పండగను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రామలయం వీధిలో దేవ నర్తకి పౌరణిక నాటకం, శాలిపేట వీధిలో హైదరాబాదు వారి డ్యాన్స్ హంగామా-2023, గాంధీ వీధి, శేని దగ్గర, కోనేరు వద్ద డ్యాన్సు బేబీ డ్యాన్సు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వీటితోపాటు విజయనగరం వారి పులి వేషాలు, తాడేపల్లి గూడెం వారి గరగల వేషాలు, నేల వేషాల ప్రదర్శనలు ఉంటాయి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డాక్టర్ గోపాలరావు



డాక్టర్ గోపాలరావును సన్మానిస్తున్న క్లబ్ ప్రతినిధులు, వైద్యులు

నర్సీపట్నం: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా నర్సీపట్నానికి చెందిన వైద్యాధికారి గోపాలరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆయన్ను క్లబ్ ప్రతినిధులు శనివారం ఘనంగా సత్కరించారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూ క్లబ్ ద్వారా సామాజిక సేవలను విస్తృతం చేస్తామన్నారు. పర్యావరణ రక్షణలో భాగంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్య, వైద్యానికి క్లబ్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.20 లక్షలతో డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించామన్నారు. 500 మందితో కొత్తగా 15 క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా 5 వేల యూనిట్లు బ్లడ్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ డి.రాఘవేంద్రరావు, క్లబ్ ప్రతినిధులు విప్పల ప్రసాద్, రఘురాం, కాళీదాసు, వైద్యులు యక్కల రామకృష్ణ, మారుతీ కృష్ణ, రాయపురెడ్డి శ్రీనివాసరావు, మహేష్, మాజీ ఎంపీపీ శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆధునిక సాగు పద్ధతుల్లో అధిక దిగుబడులు

దేవరాపల్లి: ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారి వై. కాంతమ్మ రైతులకు సూచించారు. మారేపల్లిలో యంత్రం ద్వారా వరి నాట్లు వేసే విధానంపై శనివారం ఆమె అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో ఎకరాకు సెంటు విస్తీర్ణం చదును చేసి 20 కిలోల వరి విత్తనం పాలిథిన్ షీటు లేదా ట్రేలలో చల్లి 15 రోజు లు తర్వాత యంత్రం ద్వారా వరి నాట్లు వే యాలన్నారు. 15 నుంచి 20 రోజుల వ్యవధి లో నారును పొలంలో యంత్రం ద్వారా నాట్లు వేస్తారన్నారు. ఈ విధానంతో విత్తన ఆదాతో పాటు కూలీల ఖర్చు తగ్గుతుందన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అవుగడ్డ రామ్మూర్తినాయుడు, అవుగడ్డ కోటిపల్లినాయుడు పాల్గొన్నారు.



ప్రకృతి సాగుపై అవగాహన

రోలుగుంట: శరభవరంలో శనివారం రైతులకు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది 21 రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా ఏ విత్తనం ఎలా సాగు చేయాలి, సస్య సంరక్షణ, తెగుళ్ల నియంత్రణ చర్యలపై మండల ఇన్‌చార్జి దేవి, మోదినాయుడు వివరించారు. తర్వాత కలియదున్నిన 30 సెంట్ల విస్తీర్ణంలో 21 రకాల విత్తనాలను నాటించారు. రిసోర్స్‌పర్సన్లు సుజాత, రాంబాబు. గంగాభవానీ పాల్గొన్నారు.

బీఎల్వో నిర్లక్ష్య వైఖరిపై ఫిర్యాదు

రోలుగుంట: కొవ్వూరులో 20వ పోలింగు కేంద్రం బీఎల్వో సీరందాసు ప్రభావతి నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంపై గ్రామానికి బంటు రాజు, తదితరులు చోడవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగు అధికారి ప్రమీలాగాంధీకి, తహసీల్దార్ వరహాలుకు శనివారం ఫిర్యాదు చేశారు. వీఆర్ఏగా పని చేస్తున్న ప్రభావతికి ఇక్కడ 20వ పి.ఎస్ బీఎల్వో విధులను అప్పగించారు. ఈమె తమకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్



సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే గణేష్

నర్సీపట్నం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మున్సిపాలిటీ 15, 16 వార్డుల్లోని జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1,200 మందికి ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు టీడీపీ వారికి మాత్రమే అందేవన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా వీటిని అందిస్తున్నారన్నారు. ధ్రువపత్రాలు కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా ప్రభుత్వం సేవలు అందిస్తుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, పార్టీ పట్టణాధ్యక్షుడు ఏకా శివ, సచివాలయాల కన్వీనర్ తమరా శ్రీను, కమిషనర్ కనకారావు, పార్టీ నాయులు చిటికెల కన్నబాబు, దేవత అరుణ, కొణతాల వరలక్ష్మి పాల్గొన్నారు.



ఎంఈవో రవీంద్రబాబు సేవలు అభినందనీయం




ఎంఈవో రవీంద్రబాబును సత్కరిస్తున్న దృశ్యం

దేవరాపల్లి: మండలంలో విద్యాభివృద్ధికి ఎంఈవో సిహెచ్. రవీంద్రబాబు విశేషంగా కృషి చేశారని జెడ్పీటీసీ కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు ప్రశంసించారు. దేవరాపల్లి ఎంఈవోగా రవీంద్రబాబు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘ సేవలందించి ఇటీవల విశాఖపట్నం రూరల్ చినగదిలి ఎంఈవోగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక ద్రోణంరాజు కల్యాణ మండపంలో మండల ఉపాధ్యాయులంతా జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ సమక్షంలో రవీంద్రబాబు దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. అనంతరం బదిలీపై వెళ్లిన 37 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వారి స్థానంలో వచ్చిన 26 మంది ఉపాధ్యాయులకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఇన్‌చార్జి ఎంఈవో-1 డి. పడాల్‌దాస్, ఎంఈవో-2 వి. ఉషారాణి, సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ పాల్గొన్నారు.

గొల్లలపాలెం - మర్రివలస రోడ్డుకు మోక్షం

రూ.67.5 లక్షలతో బీటీరోడ్డు పనులు ప్రారంభించిన విప్ ధర్మశ్రీ



రోడ్డును పరిశీలిస్తున్న విప్ ధర్మశ్రీ

రావికమతం: గొల్లలపాలెం-మర్రివలస రోడ్డుకు మోక్షం లభించింది. కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఆ రహదారిని రూ.67.5 లక్షలతో బీటీరోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ శనివారం భూమిపూజ చేశారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఇరుకు రహదారిని వెడల్పు చేయడమేగాక రెండు నెలల్లో తారు రోడ్డు వేసి తీరుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిధులు మంజూరు చేయించారు. ఎనిమిది మీటర్ల మేర వెడల్పుతో రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ డీఈ మోహన్, డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, మండల సచివాలయ కన్వీనర్ జగ్గారావు, మర్రివలస మాజీ సర్పంచ్ ఎలిశెట్టి అనంత రమణ పాల్గొన్నారు.















